
ఆంధ్రజ్యోతి
సోమవారం ఉష్ణోగ్రత గరిష్ఠం 27.4, కనిష్ఠం 23.8
కామారెడ్డి జిల్లా వార్తలు
5
మంగళవారం 10 సెప్టెంబరు 2024





జిల్లాస్థాయి జూనియర్స్ అథ్లెటిక్స్ సెలక్షన్స్

కామారెడ్డి రూరల్, సెప్టెంబరు9: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 13న శుక్రవారం ఉదయం 8:00 గం.లకు స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లాస్థాయి జూనియర్స్ అండర్-14, 16, 18, 20 సం.రాల బాల బాలికలకు వివిధ అంశాల్లో రన్స్, త్రోస్, జంప్స్ (60, 200, 400, 800, 1500, లాంగ్‌జంప్, హైజంప్, శాట్‌పూట్, డిస్కస్‌త్రో, జావలెన్‌త్రో) ఎంపికలు నిర్వహిస్తామని అసోసియేషన్ కార్యదర్శి అనిల్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. పాల్గొనే అభ్యర్థులు వయస్సు, ధృవీకరణ పత్రాలు, ఆధార్ లేదా ఎస్ఎస్‌సీ మెమో జిరాక్స్‌తో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.

- ఓటరు జాబితాపై మారిన షెడ్యూల్
- ఈనెల 13న ఓటరు ముసాయిదా విడుదల
- 14 నుంచి 21 వరకు అభ్యంతరాలు
- 18న జిల్లా స్థాయిలో, 19 న మండలస్థాయిలో సమావేశాలు
- 28న వార్డుల వారిగా ఓటరు తుదిజాబితా ప్రకటన
- గ్రామాల్లో ఆశావహుల సందడి
- ఓటర్లను ఆకర్షించేందుకు గణేష్ ఉత్సవాలను ముందుండి నడుపుతూ యువతకు గాలం

పల్లెపోరుకు కసరత్తు!





కామారెడ్డి, సెప్టెంబరు9 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు సంబంధిత శాఖాధికారులు ప్రారంభించారు. గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా తాజాగా షెడ్యూల్ మారుస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది. గ్రామ పంచాయతీ, సర్పంచ్‌లు, పాలకవర్గ పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసిన విషయం తెలిసిందే. గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఈమేరకు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు ఓటరు జాబితా తయారీలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు సంబంధిత శాఖాధికారులతో ఎన్నికల ఓటరుజాబితా తయారీపై పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. తాజాగా ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం అధికారులు ఓటరు జాబితా తయారీలో నిమగ్నమయ్యారు

● 13న ఓటరు ముసాయిదా విడుదల

ఇటీవల రాష్ట్రఎన్నికల సంఘం జారీచేసిన రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం ఓటరు జాబితా తయారీ ప్రక్రియలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 13వ తేదీన వార్డుల వారిగా ఓటరు ముసాయిదా ప్రకటిస్తారు. 14వ తేది నుంచి 21వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ జరుపుతారు. 18వ తేదిన జిల్లాస్థాయిలో జిల్లా ఎన్నికల అధికారి నేతృత్వంలో, 19వ తేదీన మండల స్థాయిలో ఎంపీడీఓలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి సందేహాలు, అభ్యంతరాలపై చర్చించనున్నారు. ఈనెల 28న పంచాయతీ అధికారులు అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. 28వ తేదీన వార్డుల వారిగా ఓటరు తుది జాబితాను ప్రకటిస్తారు. ఒక్కోవార్డులో 650మంది ఓటర్లు ఉండే విధంగా జాబితాను తయారుచేస్తున్నారు. అంతకంటే ఎక్కువ ఓటర్లు ఉంటే అదనంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా జాబితాను రూపొందిస్తున్నారు.

● మూడు విడుతల్లో పోలింగ్‌కు కసరత్తు

జిల్లాలో మూడు విడుతల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించడానికి అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. 2019లో మూడు విడుతల్లో ఎన్నికలు నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల తర్వాత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఎన్నికలు పార్టీల గు ర్తులతో పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో 22 మండలాల్లో ఎన్నికలు జరిగాయి. కొత్తగా డొంగ్లి, పల్వంచ, మహ్మద్‌నగర్ మండలాలు ఏర్పడ్డాయి. అందువల్ల 25 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లా వ్యా ప్తంగా 526 గ్రామ పంచాయతీలు, 4642 వార్డులకు ఎన్నికలు నిర్వహించడానికి పంచాయతీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

● ప్రజల్లోకి ఆశావహులు

త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో సర్పంచ్‌గా పోటీ చేయాలనుకునే ఆశావహులు ప్రజల మద్దతు కూడబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఆశావహులు ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలలో హల్‌చల్ చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన తాము పోటీలో ఉంటామని సంకేతాలు ఇస్తున్నారు. కొన్నిచోట్ల ప్రజల్లో పేరున్న తాజా మాజీలు మళ్లీ ప్రజల మధ్యే ఉంటుండగా మరికొన్నిచోట్ల అధికార పార్టీకి చెందిన నాయకులు ప్రభుత్వం తమదేనని తాము ఉంటేనే పనులు అవుతాయని ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో గ్రామంలో నలుగురు, ఐదుగురు ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన సర్పంచులే 90 శాతం నెగ్గారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఈసారి తమను ఆదరిస్తారని కాంగ్రెస్ శ్రేణులు ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.దీంతో గ్రామాల్లో ఆశావహుల సందడి నెలకొంటుంది

గ్రామ పంచాయతీల్లో 5,18,201 మంది ఓటర్లు

గ్రామ పంచాయతీలలో ప్రత్యేక పాలన కొనసాగుతోంది. జిల్లాలో 25 మండలాల్లో 526 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 4642 వార్డులు ఉన్నాయి. 2019 ఓటరు జాబితా ప్రకారం గ్రామ పంచాయతీలలో 5,18,201 ఓట్లు ఉన్నాయి. ఇందులో పురుషులు 2,50,447, మహిళలు 2,82,613, ఇతరులు నలుగురున్నారు. 526 గ్రామ పంచాయతీలే కాకుండా మరో 9 గ్రామపంచాయతీల ఏర్పాటుకు గతంలోనే ప్రభుత్వానికి జిల్లాధికారులు నివేదించారు. వాటి ఆమోదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఈ ఏడాది జనవరి 31తో సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో ఆరు నెలలు ప్రత్యేక పాలన విధించారు. ఇప్పటికే ప్రత్యేకపాలన గడువు సైతం ముగియడంతో మరోసారి ప్రభుత్వం పెంచింది. ప్రత్యేకాధికారులుగా మండలస్థాయి అధికారులే ఉండడంతో వారి కార్యాలయంలోని పనుల్లోనే బీజీగా ఉండడంతో పంచాయతీ పాలన అదనపు భారం అవుతుందని పలువురు అధికారులు వాపోతున్నారు. కొందరికి రెండేసి గ్రామాలున్నాయి. దీంతో ఆయా గ్రామాలపై పూర్తిస్థాయి పర్యవేక్షణ చేయలేక పోతున్నారు. పంచాయతీ కార్యదర్శులపైనే భారం పడుతోంది. ఏ పని ఉన్నా పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక అధికారుల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. కొందరు ఆశవాహులు చిన్నచిన్న పనులకు సొంతగానే ఖర్చులు చేస్తున్నారు. లైట్లు వేయడం,రోడ్లపై మొరం వేయించి మరమ్మతులు చేయడం వంటి పనులు చేస్తున్నారు.

● ఆశావహుల్లో సందడి

పల్లెల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలు, పండుగల సందర్భంగా అధికార పార్టీ శ్రేణులతోపాటు ఆశావహుల సందడి కన్పిస్తోంది. వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా ఆశావహుల యువత ఓట్లు ఆకర్షించేందుకు గ్రామాలలో విగ్రహాలను కొనివ్వడంతోపాటు అన్ని కార్యక్రమాలను చూసుకుంటున్నారు. ఇటీవల జరిగిన రెండు విడుతల రుణమాఫీ కార్యక్రమంతో ఆయా గ్రామాలలో రుణమాఫీ అయిన రైతులను కలిసి అధికారపార్టీ శ్రేణులు సంబరాలు చేయడం,బోనాల ఉత్సవాలలో కావాల్సిన సౌకర్యాలు చూసుకోవడం. పంచాయతీలకు రెండుపర్యాయాలు ఒకే రిజర్వేషన్ అంటే గత ఎన్నికల ముందు అప్పటి ప్రభుత్వం చట్టం చేసింది. ప్రస్తుతం అవే రిజర్వేషన్‌లు ఉంటాయని ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఆశావహులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రభుత్వం మారడంతో ఒకవేళ చట్టంలో మార్పులు చేసి కొత్త రిజర్వేషన్‌లు అమలుచేస్తే ప్రస్తుత ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లినట్టు అవుతుంది. అప్పుడు కొత్త నాయకులు తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రిజర్వేషన్లపై ఆశావహులు తర్జనభర్జన పడుతున్నారు.

నిజాంసాగర్ గేట్ల మూసివేత

- ఎగువ ప్రాంతాల నుంచి పది వేల క్యూసెక్కుల వరద నీరు

నిజాంసాగర్, సెప్టెంబరు9: నిజాంసాగర్ ప్రాజెక్టులోనికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో సోమవారం నీటి పారుదలశాఖ అధికారులు వీఆర్ నెంబర్ ఐదులోని వరద గేట్లను నిలిపివేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు క్రమేపీ తగ్గడంతో నిజాంసాగర్ పూర్తిస్థాయి నిలువలు చేసేందుకు అధికారులు ప్రాజెక్టులను మూసివేశారు. ఎగువప్రాంతాల నుంచి 17వేల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యాన్ని నిలువ చేసేందుకు అధికారులు ఈ వరద గేట్లను నిలిపివేసినట్లు ప్రాజెక్టు నిర్వహణ అధికారి శివప్రసాద్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తినీటి సామర్థ్యం 1405 అడుగులకు గానూ 1404.76 అడుగుల సామర్థ్యాన్ని నీటి సామర్థ్యం కలిగి ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటిని పూర్తిస్థాయి నీటి సామర్థ్యాన్ని నిలువ చేసేందుకు అధికారులు వరద గేట్లను మూసివేసినట్లు తెలిపారు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 17.455 టీఎంసీల నీటి నిలువ ఉందని ఆయన తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీల నీరు వచ్చి చేరాల్సి ఉంది. ప్రాంతంలో వరద నీరు తగ్గుముఖం పట్టడం వల్లనే నిజాంసాగర్ ప్రాజెక్టులో పోతే నీటి సామర్థ్యం నిలువ చేసేందుకు గేట్లను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరితే గేట్లను ఎత్తేందుకు చర్యలు చేపడతామని నిర్వాహణాధికారి తెలిపారు.



- తప్పుడు రిపోర్టులు తయారు చేయిస్తున్న పలు ఆసుపత్రులు!
- డెంగీ నిర్ధారణకు టీహబ్‌కు పంపాలని వైద్యా ఆరోగ్యశాఖ సూచనలు
- ఆ సూచనలను బేఖాతరు చేస్తున్న పలు ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు
- కమీషన్లు ఇచ్చే, సొంత ల్యాబుల్లో పరీక్షలు చేయిస్తున్న వైనం
- ప్లేట్‌లెట్స్ తగ్గాయని.. చికిత్స పేరుతో రూ.వేలల్లో వసూలు
- ప్లేట్‌లెట్స్ కౌంట్ 20వేల కంటే తగ్గితేనే ప్రమాదమంటున్న నిపుణులు
- జిల్లా కేంద్రంలో మితిమీరిపోతున్న దోపిడీ పర్వం

డెంగీ పేరుతో దోపిడీ!




కామారెడ్డి టౌన్, సెప్టెంబరు9: జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ సాగుతోంది. జిల్లాలో భారీ వర్షాలు పడుతుండడం పల్లెలు, పట్టణాలలోని చాలాచోట్ల నీటినిల్వలు ఉండడంతో దోమలు, ఈగల సంతతి పెరిగిపోతోంది. ప్రస్తుతం డెంగీ విజృంభిస్తుండడం కొన్నిచోట్ల ప్రాణాలు సైతం పోతుండడంతో సాధారణ, వైరల్‌ఫీవర్లు వచ్చిన ప్రజలు హడలిపోతున్న తరుణమిది. వారి భయమే ప్రైవేట్ ఆసుపత్రులకు, డయాగ్నస్టిక్ సెంటర్లకు ఆదాయం తెచ్చిపెడుతోంది. దీంతో కమీషన్‌లు ఇచ్చే వారి స్వంత ల్యాబ్‌లలో పరీక్షలు నిర్వహించి పాజిటివ్ రాగానే డెంగిగా నిర్ధారించి చికిత్సలు అందించి వేలకు వేలు డబ్బులు వసూలుచేస్తున్నారు. డెంగీ లక్షణా లు కనిపిస్తే టీ హబ్‌కు రోగి రక్తనమునాలు పంపి అక్కడ ని ర్ధారణ అయ్యాకే చికిత్స అందించాలని సూచిస్తున్న పలువురు పెడచెవిన పెడుతునే ఉన్నారు. ఈ తరహ దందా కామారెడ్డి జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున జరుగుతోంది. గతవారం రోజుల కిందట కామారెడ్డి బాలుర పాఠశాలకు వెళ్లే దారిలో ఉన్న ఓ ఆసుపత్రి వైద్యుడు సదాశివనగర్‌మండలం తిర్మన్‌పల్లికి చెందిన 14ఏళ్ల బాలిక వైద్యం కోసం వస్తే అసలు ఎలాంటి అనుమతి లేని ప్రైవేట్ ల్యాబ్‌కు రిఫర్‌చేశాడు. అక్కడ బాలికకు డెంగీ లేకున్నా డెంగీ పాజిటివ్‌గా నిర్ధారణ చేసి రిపోర్టు ఇచ్చారు. ఆ రిపోర్టు ఆధారంగా గోదాంరోడ్డులోని ఓ ఆసుపత్రి పేరు రిఫర్ చేసిన వైద్యుడు రూ.30వేలు అడ్వాన్స్‌గా చెల్లించాలని సూచించాడు. డెంగీ నిర్ధారణ చేయాలంటే టీహబ్‌కు రక్తనమునాలు పంపాలనే నిబంధనలు ఎక్కడకూడా ఆసుపత్రి నిర్వాహకులు పట్టించుకోకపోవడం చూస్తేనే అర్థం చేసుకోవచ్చు ఏ తరహాలో వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు భేఖాతారు చేస్తున్నారనేది.

● జ్వరమంటే.. డెంగీనే

జ్వరంతో ఎవరైనా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే డెంగీగానే నిర్ధారించి చికిత్సను అందిస్తున్నారు. వైరల్‌ఫివర్‌తో వచ్చిన రోగులకూ డెంగీ చికిత్సే అందిస్తున్నారు. ప్రజలకు డెంగీ వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడంతో పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులు డయగ్నస్టిక్ సెంటర్లతో కుమ్మకై చిన్న పాటి జ్వరానికి సైతం రక్త పరీక్షలు చేయిస్తు కొద్దిమొత్తంలో రక్తంలో ప్లేట్‌లెట్స్ తగ్గిన డెంగీకు అందించే చికిత్సనిస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. ఒకవేళ డెంగీ అని నిర్ధారణ అయినా 2నుంచి 3రోజుల వరకు చికిత్సలు అందించినా, ప్లేట్‌లెట్స్ పెరగకపోవడం వల్ల పరిస్థితి విషమిస్తోందని భయపడి కుటుంబీకులు రోగిని హైదరాబాద్ తరలించి చికిత్సలు చేయించుకుంటున్నారు. ఈ తరుణంలో ఇక్కడ ఓ రూ.50 నుంచి 1లక్ష వరకు అదనంగా ఖర్చుచేయాల్సి వస్తుందని వాపోతున్నారు.

● ప్లేట్‌లెట్స్ తగ్గాయంటూ దోపిడీ

రక్తంలో ప్లేట్‌లెట్స్ పడిపోగానే ప్రధానంగా చూపించి కొందరు ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు దోచుకుంటున్నారు. సాధారణంగా ప్లేట్‌లైట్స్ ఒక డెంగీ జ్వరంలోనే కాకుండా వైరల్ పీవర్స్, చికెన్‌గున్యా, రక్త సంబంధిత సమస్యల్లోనూ తగ్గుతుంటాయి. అయితే ప్లేట్‌లెట్స్ ఎప్పుడు తగ్గినా అంతప్రమాదకరం కావు. ప్రతీ వ్యక్తి శరీరంలో సాధారణంగా లక్ష నుంచి మూడున్నర లక్షల వరకు ప్లేట్‌లెట్స్ ఉంటాయి. ఆయా సమస్యలు వచ్చినప్పుడు వీటి సంఖ్య కొంతమేర తగ్గినప్పటికి ప్రాణానికి హాని కలిగేంత స్థాయిలో తగేందుకు అవకాశం ఉండదు. డెంగీ బారినపడిన వారిలో కూడా 10-20 వేలకు ప్లేట్‌లెట్స్ తగ్గినప్పుడు మాత్రమే ప్రమాదకరమని ప్రభుత్వ వైద్యులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రులో జ్వరంతో వచ్చిన వెంటనే పరీక్షలు అంటు అవసరమున్న లేక పోయిన చికిత్సలు చేస్తున్నారు. అసలు కామారెడ్డి జిల్లాలో డెంగీకు సంబందించిన చికిత్సలు అందించే పరికరాలు ఉన్నట్లు తమ దృష్టిలో లేదని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అందుకే టీహబ్‌కు ఎప్పటికప్పుడు పరీక్షల నిమిత్తం పంపి అక్కడ నిర్దారణ అయితే చికిత్సలు అందించాలని ఇప్పటికే అన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు సూచించామని తెలిపారు.డయాగ్నస్టిక్ సెంటర్లకు సైతం ఇష్టరితిన నిర్ధారణ చేసినట్లు తెలిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేశామని పేర్కొంటున్నారు.కానిఈ నిబంధనలు చాలాచోట్ల అమలుకావడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చికిత్సల పేరుతో కామారెడ్డి పట్టణంలో అనేక ఆసుపత్రులు వేలకు వేలు దోచుకుంటు రోగులను జలగల్ల పిండేస్తున్నాయి.



తెలంగాణ యాసను పరిచయం చేసిన కవి కాళోజీ

- కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్



కాళోజీకి నివాళ్లు అర్పిస్తున్న కలెక్టర్

కామారెడ్డిటౌన్, సెప్టెంబరు 9: తెలంగాణ ప్రజల భాష, యాసను సమాజనికి పరిచయం చేసిన మహా కవి, మేధావి, ప్రజాకవి కాళోజీ అని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. సోమవారం కాళోజీ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు సమానమని, పుట్టుక నీది, చావు నీది బతుకంతా సమాజానిదని తెలుపుతూ తన కవితలను రచించిన మహమేధావి కాళోజీ ప్రజాజీవితంలో మమేకమయ్యరని అన్నారు. తల్లీబిడ్డను విడనాడి పరాయిభాషల వ్యామోహంలో కొట్టుకుపోతున్న వారిని ప్రజాకవి నిరసించారన్నారు. మన భాషను మనం గౌరవించుకోని మన మూలలను కాపాడుకోవాలని భావాన్ని వ్యక్తం చేయడానికి భాష ముఖ్యమని తెలిపిన వ్యక్తి కాళోజినే అని కొనియాడారు. భాష అనేది సాంస్కృతిక హక్కు అని అన్యభాషపై మక్కువ చూపి తల్లి భాషను మరిచిన వారిపై తన కవితలతో ఘాటుగా స్పందించేవారని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, సీపీఓ రాజారాం, డీవైఎస్ఓ జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.



- నివాళ్లర్పిస్తున్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇందుప్రియ

కవితలతో ప్రజలను ఉత్తేజపర్చిన మహాకవి కాళోజీ

కాళోజీ జయంతి సందర్భంగా సోమవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియచంద్రశేఖర్‌రెడ్డి కాళోజీ చిత్రపటం వద్ద ఘన నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వంత పాలన దిశగా పోయెందుకు తన కవితలతో తెలంగాణ ప్రజలను ఉత్తేజ పరిచిన మహకవి కాళోజి అని ఆయన జయంతి వేడుకలను జరుపుకోవడం సంతోషమని అన్నారు..సామాజిక స్పృహ కలిగి ఆలోచించే వారు భాష ఉన్నతిని తమముందు తరలవారికి తెలియజేయాలని అన్నారు. పరభాషకన్నా తల్లి భాష ఔనత్యాన్ని ముందు తరాలకు తెలియజేయాలని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రుణాల రెన్యూవల్‌కు చర్యలు చేపట్టాలి : కలెక్టర్


మాట్లాడుతున్న కలెక్టర్

కామారెడ్డిటౌన్, సెప్టెంబరు 9: పంట రుణమాఫీ జరిగిన రైతుల వ్యవసాయరుణాలు రెన్యూవల్ విషయంలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్‌సంగ్వాన్ అన్నారు. సోమవారం తన కార్యాలయ చాంబర్‌లో బ్యాంకర్లు, వ్యవసాయ తదితర అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని బ్యాంకుల్లో ఏ మేర వ్యవసాయ రుణాలు రెన్యూవల్ జరిగాయి, ఎంతమంది కాకుండా ఉన్నాయో అనే విషయాలపై సమీక్షించాయి. ఎస్‌బీఐ, డీసీసీబీ బ్యాంకుల రెన్యూవల్ శాతం మరింతగా పెంచాలని బ్యాంకర్లను కలెక్టర్ ఆదేశించారు. రుణమాఫీ జరిగిన రైతుల వ్యవసాయరుణాల రెన్యూవల్ యూనియన్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా 83శాతం, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ 81శాతం, కెనరా బ్యాంక్ 70శాతం, ఎస్‌బీఐ 40శాతం, డీసీసీబీ 39శాతం మాత్రమే అభివృద్ధిసాధించాయని పేర్కొన్నారు. సొసైటి వారిగా రుణమాఫీ వివరాలు, పంటరుణాల రెన్యూవల్స్ సమర్పించాలని జిల్లా సహకార అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్, ఎల్‌డీఎం రవికాంత్, ఎస్‌బీఐ ఏజీఎం చంద్రశేఖర్, డీఎం శాండిల్య, డీసీసీబీ డీజీఎం సుమమాల తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణికి 114 ఫిర్యాదులు

కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 114 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ ఆశీష్‌సంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదులలో 56రెవెన్యూశాఖకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీసీఈవో చందర్, డీపీవో శ్రీనివాస్‌రావు, డీఆర్‌డీవో సురేందర్, మసూర్ అహ్మద్ అధికారులు పాల్గొన్నారు.

'రక్తదానం ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడుతుంది'

బోధన్‌రూరల్,సెప్టెంబర్ 9: రక్తదానం ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడుతుందని బీజేపీ జిల్లా కార్యదర్శి మారోజి సుధార్ చారి అన్నారు. సోమవారం బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం అత్యావసర సమయంలో ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడుతుందన్నారు. రక్తదానం ప్రాణదానంగా అభివర్ణించారు. బీజేపీ బోధన్ నియోజకవర్గ నాయకులు వడ్డీ మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా రక్తదాన కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ గోపి కిషన్, కూరేళ్ల శ్రీధర్, కౌన్సిలర్ వినోద్, గౌతం, మనోహర్, గోపి, శ్రీకాంత్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉషోదయ విద్యార్థులకు ఉద్యోగాలు

బోధన్‌రూరల్, సెప్టెంబర్ 9: పట్టణంలోని ఉషోదయ డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడంతో సోమవారం కళాశాల యాజమాన్యం విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ దుశ్యంత్ మాట్లాడుతూ.. డిగ్రీ కళాశాల విద్యార్థులు దేశ్‌పాండే ఫౌండేషన్‌లోని కాకతీయ సాండ్ బాక్స్ ద్వారా శిక్షణ పొంది ప్రముఖ దేశ్‌పాండే ఫౌండేషన్ కార్యాలయంలో నిర్వహించిన ఉద్యోగ నియామకాల్లో ఉద్యోగాలు సాధించారని అభినందించారు. కళాశాలకు చెందిన రాఘవేంద్ర, సాత్విక, హర్షితలు ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. ఒక్కొక్కరికి 3లక్షలకు పైగానే వేతనాలు ఉంటాయన్నారు. విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్‌కై కృషి చేసి ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గంగాధర్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

ఆలయంలో లయన్స్‌క్లబ్ పూజలు

బోధన్‌రూరల్, సెప్టెంబర్ 9: పట్టణంలోని లయన్స్ కంటి ఆసుపత్రి ప్రాంగణంలో గల శివాలయంలో సోమవారం లయన్స్ ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరు ఆయురారోగ్యాలతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని పూజలు నిర్వహించామన్నారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రతినిధులు బసవేశ్వర్ రావు, ప్రదీప్ గుప్తా, కిషోర్ కుమార్, వై.శ్రీనివాస్, గుప్తా సెట్, సుబ్బారెడ్డి, తదితరులున్నారు.

బదిలీపై వెళ్లిన హెచ్‌ఎంకు సన్మానం

కోటగిరి,సెప్టెంబర్ 9: మండల కేంద్రంలోని కోటగల్లీ ప్రాథమిక పాఠశాలలో పని చేసి బదిలీపై వెళ్లిన ప్రధానోపాధ్యాయులు వీరేశంను సోమవారం ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. 12ఏళ్ల పాటు పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు విధులు నిర్వర్తించి రుద్రూర్ మండలం రాయకూర్‌కు బదిలీ అయ్యారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉదయ్‌చందర్, గంగారాజు, కనిజ్ ఫాతిమా పాల్గొన్నారు.

బస్సుల సంఖ్యను పెంచాలి

సిరికొండ, సెప్టెంబరు9: గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని ప్రగతి శీల మహిళా సంఘం ఆర్మూర్ డివిజన్ అధ్యక్షురాలు పి.రమ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సిరికొండ మండల పరిధిలోని చీమన్‌పల్లి, తాటిపల్లి మీదుగా నడిచే సిరిసిల్ల బస్సులు నిలిపి వేశారని వాటిని పునరుద్ధరించాలని ఆమె ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. భీమ్‌గల్-కామారెడ్డి మధ్య నడిచే బస్సులు సైతం నిలిచి పోయాయని వాటిని కూడా యథావిధిగా నడిపించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు లత, లక్ష్మి, మానస పాల్గొన్నారు.

తెలంగాణ విలీనంపై పుస్తకావిష్కరణ

బోధన్‌రూరల్,సెప్టెంబర్ 9: తెలంగాణ విలీనంపై వాస్తవ విషయాలను వివరిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం బోధన్ పట్టణంలో పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఆధ్వర్యంలో తెలంగాణ వాస్తవ విషయాల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయడాన్ని బీజేపీ నాయకులు ఇరువర్గాల మధ్య వక్రీకరణలు చేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని విమర్శించారు. వాస్తవంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్టుల నాయకత్వంలో నిరంకుశానికి, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, కుల, మత, ప్రాంత విభేదానికి వ్యతిరేకంగా, నిజాం నవాబును ఎదిరించడంలో సీపీఎం ఎంతో పోరాటం చేసిందన్నారు. కొంతమంది దీన్ని విలీనం, విమోచనం అని విద్రోహం అని ప్రచారం చేస్తూ ప్రజల త్యాగాన్ని కమ్యూనిస్టుల పోరాటాన్ని తక్కువ చేయడానికి వివిధ పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్నారు. వాస్తవాలను వివరించడానికి సీపీఎం ఆధ్వర్యంలో బుక్‌లెట్‌ను విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ నెల 15,16, 17తేదిల్లో నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ప్రాంతాలలో సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్ గౌడ్, ఏశాల గంగాదర్, వెంకటేష్, నన్నేసాబ్, మేకల మల్లేష్, గోపి తదితరులున్నారు.

ఉద్యమమే ఊపిరిగా జీవించిన కాళోజీ

సిరికొండ, సెప్టెంబరు 9: ఉద్యమమే ఊపిరిగా జీవించిన గొప్ప ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని సత్యశోధక్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడే నర్సయ్య అన్నారు. కాళోజీ 110వ జయంతి సందర్భంగా మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన వంతుగా ప్రజలను చైతన్యం చేయడానికి తన రచనలను కొసాగించారని కాళోజీ సేవలను నర్సయ్య కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


ఉపాధ్యాయులను సన్మానిస్తున్న పోచారం, ఆగ్రోస్ కాసుల

గురువుచూపిన బాటలో నడుచుకోవాలి

● ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి

బాన్సువాడ, సెప్టెంబరు 9: గురువే ప్రత్యక్ష దైవమని గురువు చూపిన బాటలో నడుచుకుంటే సన్మార్గం లభిస్తుందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని రెడ్డి సంఘంలో ఏర్పాటు చేసిన ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారం 2024 కార్యక్రమానికి రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్‌తో కలిసి పోచారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. బాన్సువాడ, బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను పూలమాలతో సత్కరించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ.. నేటి సమాజంలో విద్యార్థులు గురువులు చెప్పిన పాఠాలు విని వారు చూపిన బాటలో నడుచుకోవాలని అప్పుడే భవిష్యత్తులో సన్మార్గం ఉత్తమ ఫలితాలు ఉన్నత స్థానంలో గుర్తింపు పొందుతారని ఆయన తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్‌లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో నాగేశ్వర్‌రావు, పీఆర్‌టీయూ జిల్లా కార్యదర్శి కుశాల్, నాయకులు కృష్ణారెడ్డి, నార్ల సురేష్, ఎజాజ్, కాలేక్ పాల్గొన్నారు.

ముంపు పంటలను పరిశీలించిన ఏడీఏ

నాగిరెడ్డిపేట, సెప్టెంబరు 9: సింగూరు ప్రాజెక్టు నీటి విడుదల కారణంగా మంజీరా నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో నిజాంసాగర్ బ్యాక్ వాటర్ వల్ల మండలంలో ముంపుకు గురైన వరి పంట పొలాలను సోమవారం ఎల్లారెడ్డి ఏడీఏ లక్ష్మీ ప్రసన్న పరిశీలించారు. ఆమె నాగిరెడ్డిపేట, చీనూర్, వాడి గ్రామ శివారులో ముంపుకు గురవుతున్న వరి పంట పొలాలను పరిశీలించారు. పలువురు రైతులతో మాట్లాడి పంటలు ముంపుకు గురవుతున్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిజాంసాగర్ బ్యాక్ వాటర్ వల్ల మండలంలో మంజీరా పరివాహక ప్రాంతంలో పంటలు ముంపుకు గురవుతున్న విషయాన్ని నిజాంసాగర్ నీటిపారుదల శాఖ ఏఈ శివప్రసాద్‌తో ఫోన్‌లో మాట్లాడి సమస్యను వివరించారు. ప్రాజెక్టులు గేట్లు మరిన్ని ఎత్తి మండలంలో పంటలు ముంపుకు గురి కాకుండా చూడాలని ఆమె కోరారు. ఏడీఏ వెంట స్థానిక ఏవో హరి, వెంకట ప్రసాద్ ఉన్నారు.

ఎయిడ్స్‌పై అవగాహన పెంచుకోవాలి



గిరిరాజ్ కళాశాలలో అవగాహన కల్పిస్తున్న దృశ్యం

పెద్దబజార్, సెప్టెంబరు 9: విద్యార్థులందరూ ఎయిడ్స్ పట్ల అవగాహన పెంచుకోవాలని అడిషనల్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ దేవి నాగేశ్వరి అన్నారు. సోమవారం నగరంలోని దుబ్బలోగల గిరిరాజ్ కళాశాలలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా 2కె రెడ్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈకార్యక్రమంలో విద్యార్థులకు 2కె రన్ తర్వాత మెమోంటోలతో పాటు సర్టిఫికెట్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రఫీక్, జిల్లా టీబీ కోఆర్డినేటర్ రవిగౌడ్, కళాశాల డైరెక్టర్ బాలమణి, మహేష్, స్రవంతి, లక్ష్మి, దేవేందర్, గౌతమి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయాలి

కోటగిరి,సెప్టెంబరు 9: కోటగిరి మండల కేంద్రంలో ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయాలని సీపీఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ కోరారు. కోటగిరి మండల కేంద్రంలో సోమవారం సీపీఐ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి, భుక్తి కోసం మాతృ భూమి విముక్తి కోసం జరిగిన పోరాటంలో అనేక మంది సీపీఐ కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారన్నారు. వారి పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రంలో 10లక్షల ఎకరాల భూపంపిణీ కార్యక్రమం జరిగిందన్నారు. పోరాట వీరులను స్మరిస్తూ ఈ నెల 11వ తేదిన తలపెట్టిన వారోత్సవ సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు గంగాధర్, శివరాజ్, సాయిలు, హన్మాండ్లు, భరత్ తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి అంతర్ పాఠశాల పోటీలు ప్రారంభం

ముప్కాల్, సెప్టెంబరు9: బాల్కొండ ఉమ్మడి మండలం బాల్కొండ, ముప్కాల్, మెండోర మండలాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల క్రీడాకారులచే అంతర్ పాఠశాల పోటీలను నేటి నుంచి నిర్వహించనున్నట్టు ఎంఈవో బట్టు రాజేశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అంతర్ పాఠశాల పోటీలను ప్రారంభించనున్నారు. ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు అంతర్ పాఠశాల పోటీలు జరుగుతాయని, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలలో అండర్-14 జూనియర్ బాలురు, బాలికల జట్లు తలపడనున్నాయని, ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేస్తారని ఆయన తెలిపారు.

నవీపేటలో దొంగతనం

నవీపేట,సెప్టెంబరు 9: నవీపేటలోని సుభాష్‌నగర్ కాలనీకి చెందిన రావుల సాయిలు ఇంట్లో సోమవారం తెల్లవారుజామున దొంగతనం జరిగింది. ఎస్ఐ వినయ్ తెలిపిన ప్రకారం రావుల సాయిలు అనే యువకుడు రెండున్నర సంవత్సరాల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. ఆదివారం సాయంత్రం దుబాయ్ నుంచి సాయిలు తన స్వగ్రామానికి వచ్చాడు. రాత్రి భోజనాల అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి తన పూరి గుడిసెలో వారు నిద్రించారు. గుర్తు తెలియని దొంగ సోమవారం తెల్లవారుజామున సుమారు 3:30గంటల సమయంలో ఇంటి లోపలికి ప్రవేశించి లోపల ఉన్న రెడ్‌మీ ఫోన్, 20తులాల వెండి పట్టగొలుసులు, ఫ్లైయిట్ టికెట్, వీసా, దుబాయ్ ఏటీఎంతో పాటు పర్సులో ఉన్న రూ.5వేల నగదును ఎత్తుకెళ్లాడు. ఈ విషయంపై సోమవారం బాధితుడు సాయిలు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

టీపీసీసీ చీఫ్‌ను కలిసిన పలువురు కాంగ్రెస్ నాయకులు



సుదర్శన్‌రెడ్డిని కలిసిన మహేష్‌గౌడ్



మహేష్‌కుమార్‌గౌడ్‌ను కలిసిన గడుగు గంగాధర్, ఇతర నేతలు

నిజామాబాద్ అర్బన్, సెప్టెంబరు 9: టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన మహేష్‌కుమార్‌గౌడ్‌ను సోమవారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఎన్ఎస్‌యూఐ నుంచి ఎదిగి రాష్ట్ర కాంగ్రెస్ అత్యుత్తమ స్థానమైన టీపీసీసీ అధ్యక్షుడు కావడం జిల్లాకే గర్వకారణం అని గడుగు గంగాధర్ అన్నారు. ఆయనతో పాటు నరాల రత్నాకర్, సుభాష్ జాదవ్, వినయ్, చందు, తదితరులు మహేష్‌కుమార్‌గౌడ్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ఫోటో నంబరు

ధర్పల్లి: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన మహేష్‌కుమార్‌గౌడ్‌ను ధర్పల్లి కాంగ్రెస్ నాయకులు కలిశారు. సోమవారం హైదరాబాద్‌లోగల మహేష్‌కుమార్‌గౌడ్ నివాసంలో ఆయనను కలిసి శాలువ, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. జిల్లాకు చెందిన మహేష్‌కుమార్‌గౌడ్‌కు టీపీసీసీ అధ్యక్ష పదవి దక్కడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జి.మనోహర్‌రెడ్డి, అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య, మాజీ సర్పంచ్ మిట్టపల్లి గంగారెడ్డి, పుప్పాల సుభాష్, రమేష్ గౌడ్, దాసు, తదితరులు ఉన్నారు.

సుదర్శన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మహేష్‌కుమార్‌గౌడ్

నిజామాబాద్ అర్బన్, సెప్టెంబరు 9: రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియామకమైన మహేష్‌కుమార్‌గౌడ్ సోమవారం హైదరాబాద్‌లోని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. టిపిసిసి అధ్యక్షుడిగా నియమితులైన ఆయన సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు, ఇతర ముఖ్యనేతలను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు.



టీపీసీసీ అధ్యక్షుడిని సన్మానిస్తున్న ధర్పల్లి కాంగ్రెస్ నాయకులు

ఈమేరకు సోమవారం మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, ఏబి శ్రీనివాస్,ముత్యంరెడ్డి, సాయిమెస్ శ్రీనివాస్ ఉన్నారు.

భీమ్‌గల్: టీపీసీసీ అధ్యక్షుడిగా నియామితులైన మహేష్‌కు మార్‌గౌడ్‌ను భీమగల్ కాంగ్రెస్ నాయకులు సోమవారం హైదరాబాదలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహేష్‌కుమార్‌గౌడ్‌ను కాంగ్రెస్ నాయకులు దైడి సురేష్, మహమ్మద్ అబ్దుల్, జుబైర్, సయ్యద్ నవీద, బాయ్, జిషన్, అద్నాన్, తదితరులు శాలువతో సన్మానించారు.

'పట్టణ అభివృద్ధికి సహకరించండి'



సబ్ కలెక్టర్‌ను కలిసిన మున్సిపల్ చైర్‌పర్సన్, కౌన్సిలర్‌లు

బోధన్‌రూరల్,సెప్టెంబరు 9: బోధన్ సబ్ కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన వికాస్ మహతోను సోమవారం బోధన్ మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బోధన్ పట్టణ పరిస్థితుల గురించి ఆయనతో మాట్లాడారు. బోధన్ పట్టణ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరించాలన్నారు. చైర్‌పర్సన్‌తో పాటు కౌన్సిలర్‌లు శరత్ రెడ్డి, డబ్బు, ఇమ్రాన్‌లతో తదితరులున్నారు.

● ప్రైవేట్ స్కూల్ అండ్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో

బోధన్ సబ్ కలెక్టర్‌ను సోమవారం బోధన్ ప్రైవేట్ స్కూల్ అండ్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో, పట్టణ సీఐ వెంకట్ నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాలల, కళాశాలల అధ్యక్షుడు హరి, రాజు, చక్రవర్తి, సురేష్, రాధాకృష్ణ, కొడాలి కిషోర్ కుమార్, వై.శ్రీనివాస్, చిరంజీవిలతో పాఠశాలల, కళాశాలల యాజమాన్యాలు తదితరులున్నారు.

నలిమెల భాస్కర్‌కు పురస్కారం పట్ల హర్షం

భీమ్‌గల్, సెప్టెంబరు9: తెలంగాణ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడు నలిమెల భాస్కర్‌కు కాళోజీ పురస్కారం రావడం హర్షనీయమని కోరని గోపరాజు సాహిత్య సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకుడు కంకణాల రాజేశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ కవి రచయిత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహిత 14బాషల్లో పట్టం కలిగిన బహుబాష కోవిదుడు. తెలంగాణ రచయిత సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నలిమెల భాస్కర్ తెలుగు బాషా ప్రావీణ్యానికి చేసిన కృషి ఎనలేనిదని దీనిని గుర్తించి ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 9న కాళోజీ పురస్కరించుకొని నిర్వహిస్తున్న తెలుగుబాష దినోత్సవం సందర్భంగా 2015నుంచి అందజేస్తున్న పురస్కారం ఈ సంవత్సరం డాక్టర్ నలిమెల బాస్కర్‌కు అందజేయడం పట్ల రాజేశ్వర్ అభినందనీయని తెలిపారు.

ఆలూర్‌లో సొసైటీ మహాజన సభ

ఆర్మూర్‌రూరల్, సెప్టెంబరు9: ఆర్మూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో చైర్మన్ తంబురి శ్రీనివాస్ అధ్యక్షతన సోమవారం అర్థ మహాజ సభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదాయ వ్యాయ నివేదికను సీఈవో మల్లేష్ చదివి వినిపించారు. అదేవిధంగా సెప్టెంబరు నెల నుంచి మార్చి 2025వరకు అంచనా బడ్జెట్‌ను సమావేశంలో ఆమోదించారు. ఈ సమావేశంలో క్లస్టర్ అధికారి బాపురావు, వైస్‌చైర్మన్ చేపూర్ రాజేశ్వర్, డైరెక్టర్‌లు కల్లెం భోజారెడ్డి, గోవర్ధన్, కల్లెం సాయిరెడ్డి, భాను, సంతోష్‌రెడ్డి, ప్రమోద్‌కుమార్, ఆరే రాజేశ్వర్, మల్లుబాయి, కట్ట నర్సయ్య, గంగాధర్, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.

గణేష్ నిమజ్జనాలను ప్రశాంతంగా జరుపుకోవాలి

● మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మాశరత్‌రెడ్డి



బోధన్‌లో పసుపు వాగును పరిశీలిస్తున్న చైర్‌పర్సన్

బోధన్‌టౌన్,సెప్టెంబర్ 9: బోధన్‌లో గణేష్ నిమజ్జన ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని బోధన్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి అన్నారు. సోమవారం బోధన్ పట్టణంలోని పసుపు వాగు వద్ద గణేష్ నిమజ్జన ప్రదేశాలను పరిశీలించారు. నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. ఆమె వెంట కౌన్సిలర్‌లు శరత్ రెడ్డి, డబ్బు, ఇమ్రాన్, మున్సిపల్ అధికారులు శ్రీనివాస్, సంబంధిత శాఖ అధికారులు తదితరులున్నారు.

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

● తహసీల్దార్‌కు వినతి

మోపాల్, సెప్టెంబరు 9: మండలంలో ఉన్న అర్హులైన నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఐఎంఎల్ మాస్‌లైన్ ప్రజాపంథ ఆధ్వర్యంలో సోమవారం మోపాల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ నిజామాబాద్ డివిజన్ సహాయ కార్యదర్శి సాయాగౌడ్ మాట్లాడుతూ మండలంలోని సిర్పూర్, సింగంపల్లి, కంజర్ గ్రామాల్లో నిరుపేదలు ఉన్నారని వీరికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని గతంలో అనేక సార్లు అధికారులకు విన్నపాలు సమర్పించడం జరిగిందని అన్నారు. ఇప్పటి వరకు అర్హులైన నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వడంలో అధికారులు, అటు పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. 2023 సంవత్సరంలో ఆగమేఘాల మీద పేదలకు ప్రొసిడింగ్‌లు ఇచ్చారే తప్ప మరొకటి లేదని అన్నారు. ఇప్పటి వరకు సింగంపల్లి, కంజర్, సిర్పూర్ గ్రామాల్లో అనేక సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారని ఇప్పటి వరకు పాలకులు వీరికి పట్టాలు ఇవ్వలేకపోతున్నారని అన్నారు. సిర్పూర్ గ్రామంలో 13 సంవత్సరాల నుండి ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న వారికి ఇప్పటి వరకు కూడా ఇండ్ల పట్టాలు ఇవ్వలేకపోవడంపై మండిపడ్డారు. వీరందరికి వెంటనే ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం 10లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చేయాలని డిమాండ్ చేశారు. చాలీ చాలని వేతనాలతో జీవిస్తున్న ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించాలని కోరారు. అనంతరం తహశీల్దార్ రామేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో దండు గంగమల్లు, మంగల్‌పాడ్ నారాయణ, ఎర్రన్న, దప్పు గంగాధర్, మహేష్, అమూల్య, లలిత, గణేష్, ఆయా గ్రామాల మహిళలు ఉన్నారు.

ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది

జక్రాన్‌పల్లి, సెప్టెంబరు9: ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని, ఉపాధ్యాయులు వృత్తి దార్మాన్ని నెరవేర్చి విద్యరంలో విద్యార్థులకు చక్కగా బోదించి ఉన్నత స్థాయిలో నిలబెట్టినప్పుడే ఉపాధ్యాయులకు గుర్తింపు లభిస్తుందని అధికారులు అన్నారు. సోమవారం జక్రాన్‌పల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాల పాఠశాల లకు చెందిన 20మంది ఉత్తమ ఉపాధ్యాయులను తహసీల్దార్ కిర ణ్మాయి, ఎంపీడీవో సతీష్‌కుమార్, ఎంఈవో శ్రీనివాస్‌లు కలిసి శా లువ, మెమోంటో, పూలమాలతో సత్కరించారు. అనంతరం ఉపాధ్యా యులు తమ వృత్తిధర్మాన్ని నెరవేర్చి విద్యార్థులకు చక్కగా బోధించి నప్పుడే ఉపాధ్యాయులకు గుర్తింపు లభిస్తుందని అధికారులు అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, పీఆర్‌టీయు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

'పేకాట ఆడితే కఠిన చర్యలు'

బోదన్‌రూరల్, సెప్టెంబర్ 9: పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి అన్నారు. సోమవారం బోధన్ మండలంలోని భవానీపేట్ గ్రామంలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుండి 8100రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు. బోదన్, సాలూర మండలాల్లో పేకాట ఆడిన, నిర్వహించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

గోదావరిలో గల్లంతైన ఫిరోజ్ మృతదేహం లభ్యం

మెండోర, సెప్టెంబరు 9: ప్రాజెక్టు అందాలను తిలకించడానికి వచ్చి గోదావరిలో గల్లంతైన ముంబైకి చెందిన ఫిరోజ్ (28) మృతదేహం లభ్యమైనట్టు ఎస్సై నారాయణ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మృతుడు కోరుట్లలో బంధువుల ఇంటికి వచ్చి మిత్రులతో కలిసి ప్రాజెక్టు వరద గేట్ల వద్ద నీటిలో సరదాగా ఆడేటప్పుడు నీటి ప్రవాహానికి గల్లంతయ్యాడు. మృతదేహం సోమవారం గాలించగా ప్రాజెక్టు సమీపంలో మృతదేహం లభ్యం అయినట్టు తెలిపారు. ఫిరోజ్ మృతదేహాన్ని చూసి బంధువులు మిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

శివలింగం చోరీ

జక్రాన్‌పల్లి, సెప్టెంబరు 9: మండలంలోని మునిపల్లి గ్రామంలో గల బీసీ కాలనీలో 63వ జాతీయరహదారి పక్కన సాయిబాబా ఆలయం వెనుకల ప్రతిష్ఠించిన శివలింగాన్ని సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీ చేసి ఎత్తుకెళ్ళారని ఎస్సై సిహెచ్.తిరుపతి తెలిపారు. సాయిబాబా ఆలయం వెనుక ప్రాంతంలో శివాలయం నిర్మించేందుకు శివలింగాన్ని ప్రతిష్ఠించారు. రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు శివలింగాన్ని చోరీ చేసి తీసుకువెళ్ళారా, ఎవరైన అక్కడ నుంచి తీశారా అనే విషయంపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

బోధన్‌రూరల్, సెప్టెంబర్ 9: సాలూర మండల కేంద్రంలోని సాయినగర్ కాలనీలో ఇటీవల పోతుగంటి వీరయ్య నివాసంలో రాత్రి సమయంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో వారి నివాసం పూర్తిగా దగ్ధమై, సర్వం కోల్పోవడం జరిగిందని సాలూర సొసైటీ చైర్మన్ అల్లె జనార్ధన్ అన్నారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ తరపున 25వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అందజేశామన్నారు. గ్యాస్ సిలిండర్ పేలుడు ప్రమాదంలో చాకలి సురేష్ అనే వ్యక్తికి గాయాలవ్వడంతో అతనిని పరామర్శించామన్నారు. గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యంతో పాటు ఎమ్మెల్యే సహకారంతో ఇందిరమ్మ ఇల్లు ఇప్పించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూమయ్య, వైస్ చైర్మన్ సందీప్ రెడ్డి, డైరెక్టర్‌లు ఓట్లప్ప, సంగెపు భూమయ్య, రామకృష్ణ, బచ్చు సాయిలు, లింబయ్య, సురేష్ పటేల్, లోకపు లక్ష్మణ్, మైదపు నాగరాజు, స్వామి గౌడ్, సొక్కం రవి, బుద్దె లక్ష్మణ్, రావుల లక్ష్మణ్, సొక్కం గౌడ్, మైదపు నాగరాజు, చాకలి లక్ష్మణ్, బ్రాహ్మరెడ్డి, మోహన్ తదితరులున్నారు.

విద్యార్థులకు నోట్‌బుక్స్ అందజేత

భీమ్‌గల్, సెప్టెంబరు9: పట్టణ కేంద్రంలోని బోయిగల్లీలో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్మూర్ బ్రాంచ్ మేనేజర్ రమ్య ఆధ్వర్యంలో సోమవారం నోట్‌బుక్స్, పెన్నులను వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానంలో స్థిరపడి కన్న తల్లిదండ్రులకు చదువు చెప్పిన గురువులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సత్యరమేష్, ఉపాధ్యాయులు, రవీందర్, అశోక్, మహేష్, బ్యాంకు సిబ్బంది, రజనీకాంత్, దినకర్‌లు ఉన్నారు.

విద్యార్థులకు ఫిజియోథెరపీ పరీక్షలు

జక్రాన్‌పల్లి, సెప్టెంబరు 9: జక్రాన్‌పల్లి మండల కేంద్రంలోని శుభోదయం పాఠశాలలో సోమవారం మానసిక దివ్యంగ విద్యార్థులకు ఫిజియోథెరపిస్టు డాక్టర్ స్వప్న ఫిజియోథెరఫీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో శ్రీనివాస్ మాట్లాడుతూ మానసిక విద్యార్థుల తలిదండ్రులు ఫిజియోథెరఫీ పరీక్షలు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ శ్రీకాంత్; స్వామి, పద్మజా, రాము, తదితరులు పాల్గొన్నారు.

● మండపాల వద్ద సందడి...



తాళ్లరాంపూర్‌లో అన్నదానం చేస్తున్న భక్తులు



నగరంలో గణేష్ మండపాన్ని సందర్శించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

బెహరాన్‌లో ఘనంగా వినాయక చవితి

కమ్మర్‌పల్లి, సెప్టెంబరు 9: ఉపాదినిమిత్తం బేహరాన్‌లో పనిచేస్తున్న నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లా తెలుగువారు శనివారం వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్దలతో ఘనం జరుపుకున్నారు. ఈ సందర్భంగా అక్కడున్న ఇస్మాయిల్ కంపెని యాజమాన్యం సహకారంతో అస్కర్ లేబర్ క్యాంప్‌లో కొవ్వూరి శ్రీనివాస్, ఈశ్వర్‌రావు బ్రదర్స్ అధ్వర్యంలో వినాయక ప్రతిమను ప్రతిష్ఠంచి ప్రత్యేక పూజులు నిర్వహించారు. 2006 నుండి గత 19 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రి పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు

మెండోర: మండలంలోని మెండోర, సావెల్, బుస్సాపూర్, కోడిచర్ల, వెల్కటూర్, చాకిర్యాల్, దూదిగాం, పోచంపాడ్ గ్రామాల్లోని మండపాల వద్ద గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. గణపతికి నైవేద్యాలు సమర్పించి కుటుంబసభ్యులందరు ఆయురారోగ్యాలతో సల్లంగా ఉండాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని గురడిరెడ్డి ఆధ్వర్యంలో పోచంపాడ్ బస్టాండ్ సెంటర్‌లో అన్నదానం నిర్వహించారు.

భీమ్‌గల్:పట్టణ కేంద్రంలోని టైల్స్ యూనియన్ ఆధ్వర్యంలో మినీ ట్యాంకు బండ్‌పైన గణపతి మందిరంలో సోమవారం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్న రాజన్న, కర్నె చిన్న రాజన్న, ఆకుల హరిష్, రాము, బందెల చిన్న నర్సయ్య, కొత్తల అంజయ్య, సిద్దపల్లి శంకర్, కర్నె నవీన్, నీలం గంగాధర్, సోను, నరేష, సుఖరాం, రామ్, బచ్చన్, రాజ్‌కుమార్, కర్నె పెద్ద రాజన్న, సభ్యులు పాల్గొన్నారు.

నవీపేట: మండలంలోని నాళేశ్వర్‌లో సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక లయన్స్ యూత్ గణేష్ మండలి వద్ద ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, శేఖర్, రమేష్, ప్రతాప్, తదితరులున్నారు.

డిచ్‌పల్లి : తెలంగాణ వర్సిటీ పీజీ బాయ్స్ హాస్టల్‌లో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు వర్సిటీ క్రీడాప్రాంగణంలో ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షుడు నవీన్ తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి పెద్దసంఖ్యలో విద్యార్థులు హాజరు కావాలని అనిల్, అమృత్ చారి, శివా, తెలిపారు. ఓల్డ్ బాయ్స్ హాస్టల్ వద్ద ప్రతిష్ఠించిన వినాయకుడి విగ్రహంవద్ద ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు బీజేవైఎం జిల్లా ప్రతినిధి పిల్లి శ్రీకాంత్, వర్సిటీ విద్యార్థులు తెలిపారు.

ఉత్తమ ప్రిన్సిపాల్‌కు సన్మానం

మోర్తాడ్, సెప్టెంబరు 9: మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.పెద్దన్న రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. సోమవారం కాళోజీలో లెక్చరర్‌లు, విద్యార్థులు అభినందన సభ ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లెక్చరర్‌లు మాట్లాడుతూ డిగ్రీ కళాశాలను ఎంతో అభివృద్ధి చేశారని ప్రిన్సిపాల్ డాక్టర్ పెద్దన్న ను కొనియాడారు. ప్రిన్సిపాల్ పెద్దన్న మాట్లాడుతూ తనను అభినందించిన లెక్చరర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో లెక్చరర్‌లు రవీందర్, భూపతి, దశరథ్, రాజన్న, అవంతి, అర్చన, పద్మ, అశోక్, విద్యార్థులు పాల్గొన్నారు.

బీసీల సదస్సు కరపత్రాల ఆవిష్కరణ

ఆర్మూర్‌టౌన్, సెప్టెంబరు9: పట్టణంలోని బార్ అసోసియేషన్ భవనంలో సోమవారం బీసీల సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాంయాదవ్ మాట్లాడుతూ నేడు ఆర్మూర్‌లోని ఎంఆర్‌గార్డెన్‌లో జరిగే బీసీల సదస్సును విజయవంతం చేయాలని సమగ్ర కుల జనగణన, స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ సాధన కోసం ప్రతీఒక్క బీసీ సదస్సుకు హాజరై విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ ఇన్‌చార్జీ దేగాం యాదాగౌడ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తెడ్డు నర్సయ్య, న్యాయవాదులు చిల్క కిష్టయ్య, ప్రవీన్, అజిద్, రాములు, రాకేష్, మోహన్, సుబాష్, గణేష్, శ్రావణ్, కిరణ్, సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.

సిద్దులగుట్టపై ఘనంగా పల్లకీ సేవ

పెర్కిట్, సెప్టెంబరు9: ఆర్మూర్ పట్టణంలో నవనాథ సిద్దులగుట్టపై ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా పల్లకి సేవ నిర్వహించారు. గుట్టపై గల శివాలయం, దుర్గామాత, రామాలయం, దత్తాత్రేయ, అయ్యప్ప, ఎల్లమ్మతల్లి, ఏకశిల స్తంభం వద్ద గల హన్మాన్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నందీశ్వర మహరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లకీసేవలో ఆర్మూర్ భజన మండలి సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి నృత్యాలు చేస్తూ భక్తిగీతలు పాడారు. గుట్టపైకి విచ్చేసిన భక్తులందరి సహయ సహకారాలతో కొనసాగుతున్న అన్నప్రసాద కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పీసీ.గంగారెడ్డి, కొడిగెల మల్లయ్య, పొద్దుటూరి చరణ్ రెడ్డి, బోండ్ల ఆనంద్, ప్రశాంత్‌గౌడ్, రవి, చెందేసి శ్రీనివాస్, కొంతం మురళీ, అజారి సతీష్, అలిశెట్టి నరేష్, రామాగౌడ్, సిద్దులగుట్ట సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బోధన్ ఎమ్మెల్యే

మోర్తాడ్, సెప్టెంబరు 9: మండలంలోని ధర్మోరా గ్రామంలో ఇటీవల మరణించిన ముస్కు భూమారెడ్డి కుమారులను కుటుంబసభ్యులను మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. సోమవారం సాయంత్రం భూమారెడ్డి కుమారులు ముసుకురాజేందర్ రెడ్డి, ముస్కురమేష్ రెడ్డిలను బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడి పరమార్శించి సంతాపం తెలియజేశారు. ఆయన వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.

'సంప్రదాయాలను పాటించాలి'

కమ్మర్‌పల్లి, సెప్టెంబరు 9: కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో ప్రతిష్ఠించిన వినాయక మండపాల వద్ద హిందూ సంసృతి సంప్రదాయబద్ధం నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని హిందు ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. వినాయక నిమజ్జనం రోజున శోభాయాత్ర ప్రారంభమవుతుందో అదేరోజు రాత్రి 12 గంటల వరకు నిమజ్జనం పూర్తి చేయియాలని, లేని పక్షంలో గ్రామాభివృద్ధి కమిటీ, స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో పూర్తిచేయించడం జరుగుతుందన్నారు. ప్రతీ వినాయక మండపాలవద్ద 11 రోజులలోపు ఉత్సవాలు పూర్తి చేయాలని మండపాలవద్ద నిర్వాహకులకు నిబంధనలతో కూడిన వినతిపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో హిందూ ధర్మ పరిరక్షణ సభ్యులు పాల్గొన్నారు.

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

ఆర్మూర్‌రూరల్, సెప్టెంబరు 9: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ పూర్ణచందర్ అన్నారు. సోమవారం ఆర్మూర్‌లోని గురుకుల బాలుర పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించిన సాఫ్ట్‌బాల్ బాలుర పోటీలకు జిల్లా బాలుర జట్టును నిర్వహించారు. ఎంపిక పోటీలకు హాజరైన క్రీడాకారుల నుంచి ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా ప్రాబ బుల్స్ జట్టుకు ఎంపిక చేసినట్టు జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్‌రెడ్డి, గంగామోహన్‌లు తెలిపారు. జిల్లా జట్లకు ఎంపికైన క్రీడాకారులు ఈనెల 13వ తేదీ నుంచి సిరిసిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సాయన్న, యోగేశ్వర్ దయాల్, సాఫ్ట్‌బాల్ కోచ్ సంతోష్, నరేష్, పీడీజ్ఞానేశ్వర్, గంగాధర్, రాజేంధర్, పాల్గొన్నారు.

పారిశుధ్య పనులు పరిశీలిచిన ఎంపీడీవో

భీమ్‌గల్‌రూరల్, సెప్టెంబరు9: మండలంలోని బాబాపూర్ గ్రామంలో జరుగుతున్న పారిశుధ్య పనులను సోమవారం ఎంపీడీవో సంతోష్ కుమార్ పరిశీలించారు. డ్రైడేలో భాగంగా గ్రామాన్ని సందర్శించి మురుగుకాలువల్లో నిండిపోయిన చెత్తను తొలగించాలని సీజనల్ వ్యాధులు బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని కార్య దర్శికి సూచించారు. ఇంటి చుట్టుపక్కల, కుండిల్లో, టైర్‌లలో నీరు నిల్వ లేకుండాచూసుకోవాలని దోమలు వ్యాప్తి చెంది రోగాల బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. ఆయన వెంట కార్యదర్శి జితేంధర్, కారో బార్ గుర్రపు రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ సురద్దీల్‌అదిక్ ఉన్నారు.

బ్రాహ్మణ్‌పల్లి సింగిల్ విండో చైర్మన్‌గా నర్సారెడ్డి

జక్రాన్‌పల్లి, సెప్టెంబరు 9: మండలంలోని బ్రహ్మణ్‌పల్లి సింగిల్‌విండో ఛైర్మన్‌గా తొర్లికొండకు చెందిన కాట్‌పల్లి నర్సారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం బ్రాహ్మణ్‌పల్లి విండో కార్యాలయం విండో ఛైర్మన్‌గా కాట్‌పల్లి నర్సారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇదివరకు విండో ఛైర్మన్‌గా ఉన్న అన్వేష్‌రెడ్డి వ్యక్తిగత కారణాల వల్ల చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం విండో పాలకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్మానించారు. విండో ఛైర్మన్ ఎన్నికకు సహకరించిన నిజామాబాద్‌రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డికి కాట్‌పల్లి నర్సారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో విండో వైస్‌ఛైర్మన్ బైరి లక్ష్మణ్, సింగిల్ విండో ఛైర్మన్‌లు ఎం.సాయిరెడ్డి, ఆర్మూర్ గంగారెడ్డి, మాజీసర్పంచ్‌లు ఎం.చిన్న సాయిరెడ్డి, నర్సారెడ్డి, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, రవి, సంజయ్, వినోద్, గంగారెడ్డి, మల్లేష్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక

ఆర్మూర్‌రూరల్, సెప్టెంబరు9: పట్టణంలోని విజయ్ హైస్కూల్‌లో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే బాల్‌బ్యాడ్మింటన్ బాలబాలికల జిల్లా జట్టు ఎంపిక చేశారు. ఎంపిక పోటీలకు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి 50 మంది బాలురు, 40 మంది బాలికలు ఎంపిక పోటీలు హాజరుకాగా, ప్రతిభ చూపిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్టు బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షుడు మానస గణేష్, ప్రధా నకార్యదర్శి బి.శ్యామ్ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులకు శిక్షణ శిబిరం నిర్వహిస్తామన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తుది జట్లకు ఎంపిక చేస్తామని, ఈనెల 14వ తేదీ నుంచి సికింద్రాబాద్‌లో జర గనున్న 43వ రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ బాల్‌బ్యాడ్మిటన్ పోటీలలో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కవిత, రాజేశ్వర్, సురేష్, గీత, నరేంద్రచారి, తదితరులు పాల్గొన్నారు.

వరద బాధితులకు ఆర్థిక సహాయం

ఆర్మూర్‌రూరల్, సెప్టెంబరు 9: ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన వరద విపత్తుకు అబుదాబికి చెందిన వనిత సభ్యులు సోమవారం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు తెలంగాణ ప్రభుత్వానికి రూ.25 వేలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.25 వేల చొప్పున అందిస్తూ ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్‌కు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అధ్యక్షుడు చెరుకు పృథ్వీరాజ్, ఆయన సతీమణి రోజా డీడీలను అందజేశారు. వరద విపత్తుకు సహకారం అందించిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

మూలబావిలో పైకి వచ్చిన నీరు


ఆలయ ప్రాంగణంలోని మూలబావి

భిక్కనూరు, సెప్టెంబరు 09 : మండలకేంద్రంలోని దక్షిణ కాశీగా బాసిల్లుతున్న శ్రీ సిద్ధరామేశ్వర ఆలయంలోని మూలబావికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ మూల బావి వద్ద స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని, ఈ మూల బావి నీరు తాగిన సర్వ రోగాలు మటుమాయమవుతాయని భక్తుల నమ్మకం. కానీ కొన్నిరోజుల క్రితం వరకు ఈ బావిలో నీరు కొద్దిస్థాయిలో ఉండగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోజురోజుకు నీరు పెరుగుతూ పాతాల గంగ పైకి వచ్చింది. ప్రస్తుతం బావిలో మూడు, నాలుగు మీటర్ల దూరంలోనే నీరు ఉంది. వర్షాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో బావిలో నీటి ఊటల ద్వారా ఇంకా ఊరుతుండగా మరికొన్ని రోజుల్లో మరింత పైకి వచ్చే అవకాశం ఉంది.

'వీడీసీ స్థలాన్ని కబ్జా చేస్తే సహించం'

భిక్కనూరు, సెప్టెంబరు 09: భిక్కనూరు గ్రామాభివృద్ధి కమిటీకి చెందిన స్థలాన్ని కబ్జాచేస్తే సహించేది లేదని తీవ్ర పరిణామాలు ఉంటాయని భిక్కనూరు పట్టణ బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. సోమవారం గ్రామాభివృద్ధి కమిటీకి చెందిన స్థలాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భిక్కనూరు గ్రామాభివృద్ధి కమిటీ చాలా సంవత్సరాల క్రితమే పీతిరివాగును ఆనుకుని 10గుంటల భూమిని కొనుగోలు చేసిందని, ప్రస్తుతం ఈ భూమిని కొందరు దొంగ కాగితాలు సృష్టించి కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కబ్జా ప్రయత్నాలు మానుకోవాలని, లేనియెడల భిక్కనూరు లోని అన్ని కులసంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్ర మాలను చేపట్టవలసి వస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు తునికి వేణు, అందెమహేందర్‌రెడ్డి, సత్యం, సంజీవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాంచంద్రం, మల్లేషం, డప్పురవి, సాయిలు, ప్రవీణ్ పాల్గొన్నారు.

బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే


పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే సురేందర్

సదాశివనగర్, సెప్టెంబరు 9: మండలంలోని ధర్మారావుపేట్, సదాశివనగర్ గ్రామాలకు చెందిన కార్యకర్తలను వారి కుటుంబసభ్యులను ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ సోమవారం పరామర్శించారు. సదాశివనగర్ సింగిల్‌విండో ఛైర్మన్ కమలాకర్‌రావు వారం రోజుల క్రితం రోడ్డుప్రమాదానికి గురై చేయివిరగడంతో ఆయనను పరామర్శించారు. ధర్మారావుపేటకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మహమ్మద్ ఆయాన్ తండ్రి ఆజీజ్ అనారోగ్యంతో మరణించడంతో ఆయనను పరామర్శించాడు. సదాశివనగర్ సీనియర్ కార్యకర్త గాదారి అశోక్‌రెడ్డి అనారోగ్యానికి గురికావడంతో ఆయనను పరామర్శించి మర్కంటి రవి కుమారుడు ఇటీవల రోడ్డుప్రమాదంలో మరణించడంతో దాకయ్య రవిలను కూడా పరామర్శించారు.

డీపీఆర్వోగా భీమ్‌కుమార్ బాధ్యతల స్వీకరణ


కలెక్టర్‌కు మొక్కను అందిస్తున్న డీపీఆర్వో

కామారెడ్డిటౌన్,సెప్టెంబరు 9: నూతన డీపీఆర్‌ఓగా భీమ్‌కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో సిద్దిపేట డీపీఆర్‌ఓ రవికుమార్ ఇంచార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. డీపీఆర్‌ఓ భీమ్‌కుమార్ హైదరాబాద్ ఐఅండ్‌పీఆర్ స్పెషల్ కమీషనర్ కార్యాలయంలో పనిచేసే బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ను కలిసి మొక్కను అందించారు. అదేవిధంగా కామారెడ్డి సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్‌గా రాజేందర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇంతవరకు ఇన్‌చార్జ్‌గా పనిచేసిన నిత్యానంతం జగిత్యాలకు బదిలీపై వెళ్లారు. మేడ్చల్‌లో సివిల్ సప్లయ్ మేనేజర్‌గా పనిచేసిన రాజేందర్ బదిలీపై కామారెడ్డికి వచ్చారు.

'పార్టీ బలోపేతానికి కృషి చేయాలి'

తాడ్వాయి, సెప్టెంబరు 9: మండలంలోని కన్కల్ గ్రామంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతికార్యకర్త కృషిచేయాలన్నారు. త్వరలో జరగబోయే మండల పరిషత్ గ్రామస్థాయి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. రైతుమాఫీపై వస్తున్న అపోహలను తిప్పికొట్టాలని కార్యకర్తలను సూచించారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్‌రెడ్డి, అధికార ప్రతినిధి మహమ్మద్ షాకత్,మండల యూత్ అధ్యక్షులు అఖిల్‌రావు, ఏఎంసీ వైస్ ఛైర్మన్ జక్కుల రాజిరెడ్డి, సమన్వయ కమిటి లక్ష్మణచారి పాల్గొన్నారు.

ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు


బీర్కూర్ జూనియర్ కళాశాలలో నివాళులర్పిస్తున్న ఉపాధ్యాయులు


ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో కాళోజీ జయంతి వేడుకలు

బీర్కూర్, సెప్టెంబరు 9 : ప్రజాకవి, అక్షర యోధుడు కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు కాళోజీ రచనలు, బాల్యం, విద్యాభ్యాసం తెలంగాణ ఉద్యమాలలో కాళోజీ పాత్ర, తెలంగాణ యాస గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు మాతృభాషపై పట్టు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో సోమవారం కాళోజీ నారాయణ జయంతి సందర్భంగా ఆర్డీవో మన్నే ప్రభాకర్ ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ పొందిన కవి కాళోజీ అని ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డీఎల్‌పీవో సురేందర్, ఎంపీవో ప్రకాష్, సీడీపీవో సరిత, అధికారులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపాల్ సాయి బాబా, గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ సావిత్రి, కాళోజీ జయంతి వేడుకలను నిర్వహించారు.

మద్నూర్ : తెలంగాణ యాస భాష అస్తిత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రజాకవి తెలంగాణ సాంస్కృతిక సారథి కాళోజీ నారాయణరావు జయంతిని మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. నిజాం అరాచక పాలనకు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా గలమెత్తిన ప్రజాకవి కాళోజీ నారాయణరావును గుర్తుచేసుకున్నారు. మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కాళోజీ నారాయణరావు జయంతిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ నిజాం నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా అతను తన కలం ఎత్తి రజాకారుల అరాచకాలను ఎండకట్టి తనదైన భాష నైపుణ్యంతో ప్రజలను మమేకం చేసి ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమానికి దివిటి కాలోజీరావు అయ్యారని కొనియాడారు. ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లేశం, రాజేశం, శివకాంత్, బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.

పెద్దకొడప్‌గల్ : తెలంగాణ ప్రజాకవిగా పేరుగాంచిన కాళోజి నారాయణరావ్ జయంతి వేడుకలు జుక్కల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలను చైతన్యపర్చిన ఘనత కాళోజీదే అని పేర్కొన్నారు. తన కలం ద్వారా అనేక రచనలు చేసి తెలంగాణ ప్రజలను ఒక్కచోటికి చేర్చారని తెలిపారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


జుక్కల్ ఎంపీడీవో కార్యాలయంలో..

పూలే విగ్రహానికి వినతి


పూలే విగ్రహానికి వినతిపత్రం అందిస్తున్న నాయకులు

కామారెడ్డిటౌన్, సెప్టెంబరు 9 : జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆఫీస్ వద్ద గల జ్యోతిబాపూలే విగ్రహానికి బీసీ సంఘం నాయకులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నీలనాగరాజు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని అన్నారు. గత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించి బీసీలకు తీరని అన్యాయం చేసిందని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో హామీలు ఇచ్చిన విధంగా సమగ్ర కులగణన సర్వే వెంటనే చేపట్టి బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి దయాకర్, సుమేర్, రాహుల్,రవి, విజయ్ పాల్గొన్నారు.

సౌత్‌క్యాంపస్ ప్రిన్సిపాల్‌కు సన్మానం


భిక్కనూరు సౌత్‌క్యాంపస్ ప్రిన్సిపాల్‌ను సన్మానిస్తున్న దృశ్యం

భిక్కనూరు, సెప్టెంబరు 09: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న భిక్కనూరు మండలంలోని బీటీఎస్ చౌరస్తాలో గల తెలంగాణ యూనివర్సిటీ సౌత్‌క్యాంపస్ ప్రిన్సిపాల్ సుధాకర్‌గౌడ్‌ను డాక్టరేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ను శాలువాతో సన్మానించి డాక్టరేట్స్ అసోసియేషన్ ప్రతినిధులు జ్ఞాపికను అందజేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ సౌత్ క్యాంపస్ తరుపున ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డును అందుకున్న సుధాకర్‌గౌడ్ ఆదర్శప్రాయుడన్నారు. కార్యక్రమంలో డాక్టరేట్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాహుల్, ప్రతిజ్ఞ, సంతోష్‌గౌడ్, పి.బి.సత్యం, నారాయణ, యాలాద్రి, సునీత, సరిత, రమాదేవి, నిరంజన్. పరిశోధకులు శ్రీకాంత్, అరుణ్, తదితరులు పాల్గొన్నారు.

రక్త పరీక్ష కేంద్రం తనిఖీ

రామారెడ్డి, సెప్టెంబరు 9: రామారెడ్డి మండల కేంద్రంలో డయాగ్నోస్టిక్ సెంటర్లను సోమవారం పీహెచ్‌సీ డాక్టర్ సురేష్ తనిఖీ చేశారు. ల్యాబ్‌లలో ఎటువంటి ఫేక్‌రిపోర్ట్స్ చేయకుండా ఉండాలని ల్యాబ్ రిజిస్ట్రేషన్ అనేది రిజిస్టర్ ఆసుపత్రికి అనుబంధంగా ఉండాలని తెలిపారు. అనుమతి లేకుండా ఒక వేళ ల్యాబ్‌లపైన ఏమైన ఫిర్యాదులు వస్తే వెంటనే సీజ్‌చేసి, రిజిస్ట్రేషన్ రద్దుచేయడం జరుగుతుందని తెలిపారు.

బీజేపీ సభ్యత్వాన్ని పెంచండి

- కామారెడ్డిలో కార్యకర్తల సమావేశంలో ఆదిలాబాద్ ఎంపీ నగేష్



సమావేశంలో మాట్లాడుతున్న ఆదిలాబాద్ ఎంపీ నగేష్

కామారెడ్డిటౌన్, సెప్టెంబరు 9: ప్రతి ఒక్కరిని కలిసి బీజేపీ సభ్యత్వం తీసుకోవాలని అభ్యర్థించాలని ఆదిలాబాద్ ఎంపీ నగేష్ అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సుభాష్‌రోడ్డులో జిల్లా అధ్యక్షురాలు అరుణతార అధ్యక్షతన బీజేపీ సభ్యత్వంపై ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఎంపీ మాట్లాడుతూ ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ అని, 2014లో మొదటిస్థానానికి చేరిందని ఇప్పటికి అదే రికార్డు కొనసాగిస్తుందని అన్నారు. బీజేపీ కార్యకర్త తన బూత్ పరిధిలో ప్రతి ఒక్కరిని కలిసి బీజేపీలో సభ్యత్వం చేయమని అడగాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి మాట్లాడు తూ సభ్యత్వ కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గంలో దేశంలో, రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉండాలని తెలిపారు. ప్రతి బూత్‌కు 200 చొప్పున ప్రతి కార్యకర్తలు లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బీబీపాటిల్, బీజేపీ నాయకులు మురళిధర్‌గౌడ్, రంజిత్‌మోహన్, చిన్నరాజులు, రాంరెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శు లు నరేందర్‌రెడ్డి, రవీందర్‌రావు, జిల్లా ఉపాధ్యక్షుడు విపుల్, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, లింగారావు తదితరులు పాల్గొన్నారు.

రేషన్ డీలర్లకు ఆర్డర్ కాపీలు అందజేయాలని వినతి


సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న రేషన్‌డీలర్లు

బాన్సువాడ, సెప్టెంబరు 9 : బాన్సువాడ డివిజన్ పరిధిలోని రేషన్ డీలర్ల ఖాళీల భర్తీ కోసం గతనెల నిర్వహించిన రాత పరీక్ష, ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణులైన వారికి ఇప్పటివరకు ఆర్డర్ కాపీ ఇవ్వలేదని వెంటనే అందజేయాలని కోరుతూ సోమవారం బాన్సువాడ సభ్యులకు సబ్‌కలెక్టర్ కిరణ్మయికి 28 మంది అభ్యర్థులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఆర్డీవో కార్యాలయానికి పంపించారని, ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని కోరారు. నియామక పత్రాలు తొందరగా ఇప్పించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్ మాట్లాడుతూ సమస్య పరిష్కరిస్తానని అర్హులైన వారికి ఆర్డర్ పత్రాలు అందజేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో డివిజన్‌లోని రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

సదాశివనగర్‌లో తెగిపోయిన చెక్‌డ్యామ్


కొట్టుకుపోయిన చెక్‌డ్యాం

సదాశివనగర్, సెప్టెంబరు 9 : అధికారుల అలసత్వం, అశ్రద్ధ, నాసిరకం పనులతో ఇటీవల కురిసిన వర్షాలకు చెక్‌డ్యాం కొట్టుకుపోయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూగర్భజలాలు వృద్ధి చెందాలని గతంలో చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. కాని కొందరు ఆ చెక్‌డ్యాంలను పూడ్చివేయడంతో చెక్‌డ్యాంల ఆనవాళ్లు కోల్పోయినట్లు రైతులు తెలుపుతున్నారు. సంబంధిత అధికారులకు కొందరు ఫిర్యాదు చేయగా అధికారులు నిధులు మంజూరు చేసి కాలువ తవ్వించగా తూతూమంత్రంగా పనులు చేయడంతో మంచిగా ఉన్న చెక్‌డ్యాం కోతకు గురైపోయినట్లు రైతులు పేర్కొన్నారు. అనేక సార్లు నిధులు మంజూరు అయినప్పటికీ అధికారులు పనులు చేయక తూతూమంత్రంగా నామమాత్రం పనులు చేయడంతో చెక్‌డ్యాములు కనమరుగైపోతున్నట్లు రైతులు పేర్కొన్నారు. ప్రభుత్వ ధనంతో మండలంలో నిర్మించిన చెక్‌డ్యాంలు కొందరి స్వార్థం వల్ల కనపడకుండా పోయినట్లు రైతు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు కళ్లు తెరిచి గతంలో నిర్మించిన చెక్‌డ్యాంల వివరాలు సేకరించి మరమ్మతులు చేపడితే భూగర్భజలాలు వృద్ధిలోకి వస్తాయని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వసతి గృహంలో షీ టీమ్‌పై అవగాహన

ఎల్లారెడ్డి, సెప్టెంబరు 9 : ఎల్లారెడ్డి ప్రభుత్వ కళాశాల వసతి గృహంలో బాలి కలకు సోమవారం పోలీసుల కళా బృందం, షీ టీమ్, సైబర్ క్రైమ్ రోడ్ సేఫ్టీ బాల్య వివాహాల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఎవరైనా లింకులు, ఓటీపీలు పంపిస్తే స్పందించకూడదని, బాల్య వివాహాలు చేయడం వల్ల భవిష్యత్తులో జరిగే ఇబ్బందుల గురించి, రోడ్డు ప్రమాదాలపై పలు సూచనలు ఇచ్చారు. అదే విధంగా ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే టోల్ ఫ్రీ 100, 108, 1930, 181 నెంబర్లకు సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో కళాబృందం సభ్యులు, షీ టీమ్ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వాహనాల తనిఖీ

నసురుల్లాబాద్, సెప్టెంబరు 9: నసురుల్లాబాద్ మండల కేంద్ర పరిధిలోని గండి ప్రాంతంలో సోమవారం నసురుల్లాబాద్ ఏఎస్ఐ అబీద్ బేగ్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా ఏఎస్ఐ అబీద్ బేగ్ మాట్లాడుతూ ధ్రువపత్రాలు లేని వాహనాల యజమానులకు ఆన్‌లైన్ ద్వారా జరిమానా వేయడం జరిగిందన్నారు. వాహనదారులు, రహదారిపై వెళ్లే సమయంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లైసెన్స్ వెహికల్ ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని, అలాగే కారుడ్రైవింగ్ చేసేవారు సీట్ బెల్టు ధరించాలని వాహనదారులకు సూచించారు. తనిఖీలో ఏఎస్ఐ అబీబ్ బేగ్, పోలీ సు సిబ్బంది పాల్గొన్నారు.

గణనాథుడి ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు

భిక్కనూరు, సెప్టెంబరు 09 : గణనాథుడి నిమజ్జనాన్ని పురస్కరించుకుని నిర్వహించే ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదని, నిబంధనలను అతి క్రమించి నిర్వహిస్తే సీజ్ చేయడంతో పాటుగా కఠినచర్యలు ఉంటాయని భిక్కనూరు ఎస్సై సాయికుమార్ అన్నారు. సోమవారం భిక్కనూరు పోలీసు స్టేషన్‌లో ప్రతిష్ఠించిన మట్టి గణనాథుడికి ఎస్సై ఆధ్వర్యంలో రెండోరోజు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి నైవేద్యాలను సమర్పించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ గణనాథుడి ఊరేగింపులో గొడవలకు పాల్పడే వారిపై కఠినచర్యలు ఉంటాయని, గణపతి నవరాత్రులను ప్రజలందరూ ఆనందోత్సహాల నడుమ జరుపుకోవాలన్నారు. డీజేలు పెట్టి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్సై జగదీష్, సిబ్బంది పాల్గొన్నారు.

ఆకర్షణీయంగా గణేషుని విగ్రహాలు

పెద్దకొడప్‌గల్, సెప్టెంబరు 09: గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మండలంలోని ఆయా గ్రామాలలో గణేష్ మండపాల నిర్వాహకులు వివిధ రూపాలలో గల గణేష్ విగ్రహాలను ప్రతిష్టించి భక్తి శ్రద్ధలతో ఉదయం సాయంత్రం పూట పూజలు నిర్వహిస్తున్నారు. పెద్దకొడప్‌గల్ మండలంలో అధికంగా లబానా (కాయితీ లంబాడా)సామాజిక వర్గం ఉండటంతో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు కూడా తండాలలో గణేష్ విగ్రహాలను ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు. రాత్రి సమయంలో పూజ అనంతరం ఆటపాటలు, నృత్యాలతో సందడి చేస్తున్నారు. గణేష్ మండపాల వద్ద కొన్ని గ్రామాలలో డిజె పాటలతో అలరిస్తుంటే, లబానా సామాజిక వర్గం ఉన్న తండాలలో సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శిస్తున్నారు. సాయంత్రం అయిదంటే చాలు చిన్నాపెద్ద తేడా లేకుండా మండపాలకు చేరుకుని గణనాథులను మనస్ఫూర్తిగా వేడుకుంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు.

పోలీసుస్టేషన్‌లోని గణేష్ మండపంలో పూజలు

దోమకొండ, సెప్టెంబరు 09: మండల కేంద్రంలోని పోలీసుస్టేషన్‌లో ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం ఎస్సై ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

బీపీఎల్ కుటుంబాలకు రూ.937కే విద్యుత్ మీటరు


మద్నూర్, సెప్టెంబరు 9 : నిరుపేద కుటుంబాలకు ఎన్పీడీసీఎల్ సువర్ణ అవకాశం కల్పిస్తుందని మండల విద్యుత్ శాఖ ఏఈ అరవింద్ తెలిపారు. దారిద్ర్యరేఖకు దిగువనున్న కుటుంబసభ్యులకు జీఎస్టీతో కలిపి రూ.937లకే గృహాలకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈనెల 1వ తేదీ నుంచి విద్యుత్ సిబ్బంది గ్రామాల్లో తిరిగి ఇందుకు మీటరు లేని నిరుపేదలను గుర్తించి దరఖాస్తు చేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఉపాధ్యాయులకు సన్మానం

రాజంపేట, సెప్టెంబరు 9: రాజంపేట మండల కేంద్రంలోని రైతువేదికలో సోమవారం మండల విద్యాధికారి రామస్వామి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని గ్రామాలలో ఉపాధ్యాయులుగా నిర్వహిస్తున్న కొంత మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా సెలక్ట్‌చేసి వారిని సన్మానించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ అనిల్‌కుమార్, ఎంపీడీవో రాజేశం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

'సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి'

గాంధారి,సెప్టెంబరు 9: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వైద్యురాలు శిరీష తెలిపారు. సోమవారం గాంధారి మండలంలోని సర్వాపూర్ గ్రా మంలో రోగులను పరీక్షించి మందులను పంపిణీ చేశారు. ఏమైన ఇబ్బందులు అనిపిస్తే వెంటనే వైద్యసిబ్బందికి కలిసి వైద్యం తీసుకోవాలన్నారు. సర్వాపూర్ గ్రామంలోని రోగులకు ఉచితంగా మందులు పంపిణీచేశారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది ఇతిహస్, ఏఎన్ఎం సంగీత, ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నార



సినిమా గైడ్ కామారెడ్డి



కామారెడ్డి	
శాంతి	- సరిపోదా శనివారం
దర్శన్	- ది గ్రేడెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్
ప్రియా 35	- 35 (2024)

బాన్సువాడ	
మహేశ్వరి	- సరిపోదా శనివారం
వెంకటేశ్వర	- ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్

చికెన్ ధరలు



రకం	లైవ్	విత్‌స్కిన్	స్కిన్‌లెస్
సుగుణ (కిలో)	120	150	180
వెన్‌కాబ్(కిలో)	130	160	190

